29). యెహెజ్కేలు : 23 : 8 - మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చ టనే దాని యౌవనమందే పురుషులు దానితో శయ నించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి...

వివరణ: ఐగుప్తులో నేర్చుకున్న వ్యభిచారము యెహోవ భార్యలు (పట్టణాల పేర్లు) ఇంకా మానలేదు. యవ్వనంలో ఉన్నప్పడే యెహోవ భార్యలు చాలామంది పురుషులతో పడుకున్నారు. వాళ్ళ సళ్ళు పురుషులు పట్టుకున్నప్పడు. కామోద్రేకానికి గురి అయ్యి చాలాసార్లు వ్యభిచారం చేశారు..

30). యెహెజ్కేలు : 23 : 20 - గాడిద గుఱ్ఱములవంటి సిగ్గుమాలిన మోహముగల తన విట కాండ్రయందు అది మోహము నిలుపుచుండెను..

వివరణ: గాడిద అంత అంగము, గుర్రము ఇచ్చే అంత వీర్యము, ఇలాంటి పురుషులతో మాత్రమే పడుకుంటే (సెక్స్ చేస్తే)ఈ స్త్రీలు తృప్తి పడతారు అంట...

31). యెహెజ్కేలు : 23 : 21 - యౌవనకాలమందు నీవు ఐగుప్తీయులచేత నీ చనులను నలి పించుకొనిన సంగతి జ్ఞాపకము చేసికొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి..

వివరణ: మంచి వయసులో ఉన్నప్పడు నీవు ఐగుప్తుల చేత సళ్ళు పిసికించుకున్న సంగతి అ గుర్తుచేసుకొని చిన్నప్పడు చేసిన చెడ్డ పనులు మరలా నువ్వు చేద్దామని చూస్తున్నావు...

32). నహూము : 3 : 5 - నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదేనేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు నీ ముఖము మీదికెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును..

వివరణ: నీవు గనక ఎక్కువగా వ్యభిచారము చేస్తే సైన్యములకు రాజైన యెహోవా మాట ఇదే నీకు నేను వ్యతిరేకంగా ఉంటాను. నీ లంగాని నీ ముఖం మీదకు ఎత్తి నీ మానము "యోని" (శీలము) ని. నిన్ను ఇలా అవమానిస్తాను అంటున్న బైబిల్ దేవుడు.

33). ఒకటవ కొరింథీయులకు : 7 : 36 - అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన యెడల ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడల ను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలచిన యెడలను , అతడు తన ఇష్టము చొప్పన పెండ్లి చేసుకొనవచ్చును. అందులో పాపము లేదు, ఆమె పెళ్లి చేసుకొని వచ్చును...But if, in any man's opinion, he is not doing what is right for his virgin, if she is past her best years, and there is need for it, let him do what seems right to him; it is no sin; let them be married...

వివరణ: కూతురుకి ఈడు మించిపోయి పెళ్లి కానట్లయితే తండ్రే తన కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథం ప్రకారం అది తప్పు కాదంట.

34). యోహాను : 2 : 7 (7-10 వచనాలు చూడాలి) - యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి.

వివరణ: ఏసు ద్రాక్ష రసము (wine)తయారుచేసి అందరికీ పంచుతాడు.

35). మార్కు 3: 21 - ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.

వివరణ: ఏసు పిచ్చివాడు అని చెప్పి ఆయన ఇంటి వారు(ఏసు తల్లి అయిన మేరీ మరియు కుటుంబ సభ్యులు) పట్టుకోడానికి ప్రయత్నం చేశారు. (ఏసు పరిశుద్ధాత్మ వలన పుడితే, ఏసు పిచ్చివాడు అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు అన్నారు) ?

36). 2సమూయేలు 12: 15 - గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పితన యింటికి వెళ్లెను.

వివరణ: దావీదు మహారాజు పెళ్లయిన స్త్రీని బలవంతంగా అనుభవించాడని పెళ్లి చేసుకున్నాడని , వీళ్ళిద్దరికీ పుట్టిన పిల్లవాడిని యెహోవా దేవుడు చంపేస్తాడు. (తండ్రి తప్పు చేస్తే పసిబిడ్డని చంపటం ఇది ఏమి న్యాయం)

''యెహోవా అనే పేరు కొత్త నిబంధనలో ఉండదు,
ఏసు అనే పేరు పాత నిబంధనలో ఉండదు.''

బైబిల్ వాక్యములు

1). ఆదికాండము : 19 : 36 - ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి...

వివరణ: అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని రెండు పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు, అదే పట్టణపు కూతుళ్ళు తండ్రితో వ్యభిచరిస్తే (సొంత తండ్రితో పడుకున్న ఇద్దరు కూతుళ్ళు), ఎందుకు వారిని వదిలేశాడు.

2). ఆదికాండము : 20 : 12 - అంతేకాక ఆమె నా చెల్లెలనుమాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్యయైనది.

వివరణ: ఆమె నా చెల్లి, నిజమే. ఆమె తల్లి వేరు, నా తల్లి వేరు. కానీ ఇద్దరికీ తండ్రి ఒక్కడే, అయినా మేమిద్దరం మొగుడూ పెళ్ళాలం ... ఇలాంటివి మనకు అవసరమా ? (అన్నా - చెల్లి పెళ్లి చేసుకున్నారు).

3). ఆదికాండము : 35 : 22 - ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పడు రూబేను వెళ్లి తన తండ్రి ఉప పత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను..

వివరణ: ఇజ్రాయిలు పెద్ద కొడుకయిన రూబేన్ అనే వాడు తన తండ్రి భార్య(పిన్ని)తో పోయి పడుకొన్నాడు. అయినా సరే, వీడిని బైబిల్ దేవుడు ఏమీ చేయలేదు. (పిన్నితో సెక్స్ చేసిన రూబేను).

4). ఆదికాండము : 38 : 9,10 - ఓనాను ఆ సంతానము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పడు తన అన్నకు సంతానము కలుగజేయ కుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను..అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనికూడ చంపెను..

వివరణ: యెహోవా దేవుడు మరిది చేత తన వదినకి కడుపు చేయించాలని చూశాడు. కానీ ఆ మరిది, తన వీర్యాన్ని వదిన "యోని" (శీలము) లో వేయకుండా బయట వేశాడు. అది చూస్తున్న బైబిల్ దేవుడు, ఇది నచ్చక మరిదిని చంపేశాడు.

5). ఆదికాండము : 38 : 15,16 - యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పకొనినందున వేశ్య అనుకొని..ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియకనీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె నీవు నాతో వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను...

వివరణ: యూదా అనే మామగారు, ముసుగేసుకున్నది తన కోడలని తెలియక, వేశ్య అనుకొని కోడలయిన తామారుతో పడుకున్నాడు. ఇదే వంశంలో యేసు(లోక రక్షకుడు) పుట్టాడు. (సొంత కోడలితో సెక్స్ చేసి పిల్లల్ని ''పెరేసు, జెరహును'' పుట్టించిన మామ).

6). లేవీయకాండము : 26 : 27,29 -నేను ఈలాగు చేసినతరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల..మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు...

వివరణ: నా మాట వినకపోతే, మీ కుమారుల, కుమార్తెల మాంసాన్ని మీతోనే తినిపిస్తాను అంటున్న బైబిల్ దేవుడు.

7). ద్వితియోపదేశకాండము : 13 : 6,7,8 - నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమారుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని..భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల...వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను...

వివరణ: నిన్ను ఎవరు గుడికి రమ్మని పిలిచినా సరే - అమ్మగాని, అక్కగాని, చెల్లిగాని, తమ్ముడుగాని, స్నేహితుడుగానీ, భార్యగానీ - వాళ్లను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన బైబిల్ దేవుడు. (అన్ని మతాలు ఒక్కటే అని ఇప్పడు కూడా అంటారా ?)

8). ద్వితియోపదేశకాండము : 22 : 21 - వారు ఆమె తండ్రి యింటి యొద్దకు ఆ చిన్నదానిని తీసికొని రావలెను. అప్పడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను...

వివరణ: పెళ్లయిన మొదటి రాత్రి మంచం మీద తెల్ల గుడ్డ పరుస్తారు. మొదటి రాత్రి అయిన తర్వాత ఆ తెల్లబట్టకి స్త్రీ కన్నెపొర యొక్క రక్తము అంటవలెను లేనిచో ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపవలెనని యెహోవా ఆజ్ఞఇచ్చాడు (మొగుడికి అనుమానం వస్తే).

9). ద్వితియోపదేశకాండము : 28 : 57 - అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమా రముచేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్ల లను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారుని యెడలనైనను తన కుమార్తె యెడలనైనను కటాక్షము చూపకపోవును...

వివరణ: రెండు కాళ్ళ మధ్య నుంచి పిల్లలు పుట్టేటప్పుడు మావి వస్తుంది కదా దానిని రహస్యంగా తినవలెను. భర్త పైన గాని పిల్లలపైన గాని భార్య ఎటువంటి ప్రేమ చూపకూడదు...

10). ఒకటొవ సమూయేలు : 15 : 3 - కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱెలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పెను...

వివరణ: పురుషులను, స్త్రీలను, పిల్లలను, పసిపిల్లలను, ఎద్దులను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను చంపమని ఆజ్ఞాపించిన బైబిల్ దేవుడు....(స్త్రీలను, పిల్లలను, పసి పిల్లలను, జంతువులను చంపమనటం ఎంత వరకు న్యాయము)?.

11). రెండవ సమూయేలు 12:8 - నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును...

వివరణ: మామ అయిన సౌలు భార్యలను (అత్తలను) అల్లుడయిన దావీదుకు అప్పగించాడు. ఇంకా సరిపోకపోతే ఎక్కువ మంది ఆడవాళ్లను దావీదుకి ఇస్తానన్న బైబిల్ దేవుడు.

12). రెండొవ సమూయేలు : 12 : 11,12 - నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా-నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికప్పగించెదను..పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయు లందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను..

వివరణ: దావీదు తప్పుచేసినందుకు అతడి భార్యలను, సొంత కొడుకుతోనే, పట్టపగలే, ఊరంతా చూస్తుండగా వ్యభిచారం (సెక్స్) చేయిస్తానన్న బైబిల్ దేవుడు. అలానే చేయించాడు కూడా. (2 సమూయేలు 16:22)

13). రెండొవ సమూయేలు : 13 : 11,14 - అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని-నా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా..అతడు నన్ను నీకియ్యక పోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతముచేసి అవమానపరచి ఆమెతో శయనించెను...

వివరణ: సొంత చెల్లెలిని రేప్ చేసిన అన్నయ్య. (అన్నయ్యకు బైబిల్ దేవుడు ఎటువంటి శిక్షా వేయలేదు)

14). రెండొవ సమూయేలు : 16 : 22 - కాబట్టి మేడమీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయుల కందరికి తెలియునట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను...

వివరణ: దావీదు తప్పు చేస్తే (2సమూయేలు 12:11,12), అతడి భార్యలని ఎంతో దారుణంగా శిక్షించడం (కొడుకుతో తల్లులని పాడుచేయించటం) ('సెక్స్' చేయటం) బైబిల్ దేవుడి న్యాయమా?

15). సామెతలు : 5 : 19 - ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందుచుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము..

వివరణ: భార్య మనసు చూసి కాదు, సళ్ళు★ చూసి ఆనందించమంటుంది పరిశుద్ధ గ్రంథమా?.

16). పరమగీతము : 1 : 13 - నా ప్రియుడు నా రొమ్మునందుండు గోపరసమంత సువాసనగలవాడు.

వివరణ: నా ప్రియుడు నా సళ్ళుకు పూసుకునే అత్తరు లాంటి మంచి వాసన కల వాడు...

17). పరమగీతము : 2 : 3 - అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము.

వివరణ: అడవిలో ఆపిల్ చెట్టులా దృఢంగా అందంగా ఉన్న నా ప్రియుడు. అతని నీడలో మోకాళ్ళ మీద కూర్చున్నాను ప్రియుని పండు నోట్లో పెట్టుకుంటే చాలా తియ్యగా ఉంటుందన్న పరిశుద్ధ గ్రంథం.

18). పరమగీతము : 4 : 5 - నీ యిరు కుచములు ఒక జింకపిల్లలయి తామరలో మేయు కవలను పోలియున్నవి..

వివరణ: ఆమె రెండు సళ్ళు జింక పిల్లలయి గడ్డిలో ఎగురుతున్న కవల పిల్లలులా ఉన్నవి అని వర్ణిస్తున్న పరిశుద్ధ గ్రంథం.

19). పరమగీతము : 7 : 7 - నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి:

వివరణ: నువ్వు (స్త్రీ) తాటి చెట్టులా నిటారుగా ఉన్నావు. నీ సళ్ళు గెలలువలె ఉన్నాయంటున్న పరిశుద్ధ గ్రంథం.

20). పరమగీతము : 7 : 8 - తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది..

వివరణ: తాడి చెట్టు మీద ఎక్కుదాం అనుకున్నాను. దాని శాఖలను (భుజాలు)పట్టుకుందామను కున్నాను. నీ సల్లు ద్రాక్ష గెలలు వలె ఉన్నవి. నీ ముక్కులో నుంచి వచ్చేవాసన ఆపిల్ పండు వాసనలా ఉన్నది అని వర్ణిస్తున్న పరిశుద్ధ గ్రంథం.

21) .పరమగీతము : 8 : 1 - నా తల్లియొద్ద స్తన్యపానము చేసిన యొక సహోదరుని వలె నీవు నాయెడలనుండిన నెంతమేలు! అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు..

వివరణ: నా తల్లి దగ్గర పాలు తాగిన నా సహోదరుడు (సొంత అన్నా లేక తమ్ముడు) వలె నీవుండిన యెడల అప్పుడు నేను నీకు ఎదురయ్యి మన ఇద్దరం బహిరంగంగా ముద్దులు పెట్టుకున్న ఎవ్వరు అనుమానించరు...

22) పరమగీతము : 8 : 8 - మాకొక చిన్న చెల్లెలు కలదు. దానికి ఇంకను వయస్సు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము ?...Song of Solomon 8: 8 We have a (little sister), and she hath no breasts: what shall we do for our sister in the day when she shall be spoken for ? (ఇది ఇంగ్లీషు లో మాత్రమే చూడాలి.)

వివరణ: మాకు ఒక చిన్న చెల్లి ఉంది. ఆమెకు ఇంకా సళ్ళు రాలేదు. ఆమె కోసం నేను ఏమి చేయాలి. చెల్లెల్ని అనుభవించే సాంప్రదాయమా...?

23). పరమగీతం : 8 : 10 - నేను ప్రాకారమువంటిదాననైతిని నా కుచములు దుర్గములాయెను అందువలన అతనిదృష్టికి నేను క్షేమము నొందదగినదాననైతిని...

వివరణ: నేను గోడ లాగా నించొని ఉన్నాను. సళ్ళు జారిపోకుండా నిలబడి ఉన్నాయి. అందువలన అతడు నన్ను ఇష్టపడెను.

24). యెషయా : 3 : 17 - కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి మానమును బయలుపరచును..

వివరణ: సీయోను కుమార్తెలరా మీకు బోడిగుండు చేసి , యెహోవా అనే నేను నీ "యోని" (శీలము) ని అందరికీ చూపిస్తాను అంటున్న బైబిల్ దేవుడు.

25). యిర్మీయా : 13 : 26 - కాబట్టి నీ అవమానము కనబడు నట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను..

వివరణ: యెహోవా దేవుడైన నేను నిన్ను అవమానిస్తాను. నీ లంగా నేను పైకి లేపుతాను..

26). యెహెజ్కేలు : 4 : 12 - యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను..

వివరణ: బార్లీ గింజలతో అప్పాలు (రొట్టెలు) చేసి వాళ్లు చూస్తుండగా దానిని మనుషుల పెంటతో కాల్చి తినవలెను.

27). యెహెజ్కేలు : 16 : 37 - నీవు సంభోగించిన నీ విటుకాండ్రనందరిని నీకిష్టులైన వారినందరిని నీవు ద్వేషించు వారినందరిని నేను పోగుచేయుచున్నాను; వారిని నీ చుట్టు పోగుచేసి సమకూర్చి వారికి నీ మానము కనబడునట్లు నేను దాని బయలుపరచెదను..

వివరణ: ఓ అమ్మాయి నువ్వు ఎంతమంది దగ్గర పడుకున్నావో (సెక్స్ చేసిన వారిని) ఆ మగవాళ్ళందరినీ, నీకు ఇష్టమైన వారందరినీ నువ్వు అసహ్యించుకున్న వారందరినీ నేను పోగు చేయుచున్నాను. వారందరినీ నీ చుట్టూ కూర్చోబెట్టి. నీ లంగా లేపి నీ "యోని" (శీలము) ని మగవారందరికీ చూపిస్తాను అని బెదిరిస్తున్న బైబిల్ దేవుడు.

28). యెహెజ్కేలు : 23 : 3 - వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి...

వివరణ: ఇశ్రాయేలు రెండు పట్టణాల ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇతర దేవతలని పూజించారని, వాళ్ళని వ్యభిచారం చేసిన స్త్రీలతో పోలుస్తూ, బూతులు మాట్లాడుతూ ఉక్రోషపడుతున్న బైబిల్ దేవుడు. (ఆడవాళ్ళ సళ్లు పురుషులు పిసికారంట ఏమిటో?.)